క్లుప్తంగా

17న హుండీ లెక్కింపు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీ ఈనెల 17న లెక్కిస్తున్నట్లు ఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 7 గంటలకు ఆలయ మండపంలో లెక్కింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది తప్పక హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.

విధులపై నిర్లక్ష్యం వహించకూడదు



మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి శ్రీదేవి

పూతలపట్టు: మండలంలోని అధికారులు, సచివాలయాల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని నియోజకవర్గ ప్రత్యేకాధికారి శ్రీదేవి ఆదేశించారు. మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని బుధవారం పరిశీలించిన ఆమె అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించలేని సమస్యలను పైఅధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. సమస్యను తెలియజేయకుండా నిర్లక్ష్యం వహిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ పంచాయతీల్లోని పారిశుధ్య పనులపై దృష్టి పెట్టాలని, వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఈఓపీఆర్డీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

తవణంపల్లె తహసీల్దార్‌గా సుధాకర్

తవణంపల్లి: మండల తహసీల్దార్‌గా సుధాకర్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ అరుణకుమారి పాలసముద్రానికి బదిలీ అయ్యారు. ఐరాల మండల డీటీ సుధాకర్‌ను తవణంపల్లె తహసీల్దార్‌గా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన పూర్తి అదనపు తహసీల్దార్ బాధ్యతలు చేపట్టారు. నూతనంగా విచ్చేసిన తహసీల్దార్ సుధాకర్‌ని డీటీ నరేష్‌కుమార్, రీసర్వే డీటీ వెంకటరమణ, సర్వేయర్ బాబు, వీఆర్వోలు శాలువలు కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

గుడిపాల తహసీల్దార్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

గుడిపాల: మండల తహసీల్దార్‌గా చంద్రశేఖర్ రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల నేపథ్యంలో ఈయన నంద్యాల జిల్లా నుంచి చిత్తూరుకు బదిలీపై వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రశేఖర్‌రెడ్డిని తహసీల్దార్‌ను గుడిపాలకు కేటాయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు.

బాధ్యతగా చేనేతకు ప్రోత్సాహం




మాట్లాడుతున్న ప్రిన్సిపల్ విజయులురెడ్డి

కార్వేటినగరం: ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి బాధ్యతగా చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయులురెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ధనంజయరెడ్డి పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోండి

సదుం: సూక్ష్మ బిందు సేద్యం కోసం రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఏఓ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాయితీ ధరపై ప్రభుత్వం డ్రిప్, స్ప్రింకర్లను అందజేస్తుందని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

చిత్తూరు వన్‌టౌన్ సీఐగా జయరామయ్య



చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్‌టౌన్ సీఐగా జయరామయ్య బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవల పలువురు సీఐలు బదిలీకాగా, ఇక్కడ పనిచేస్తున్న విశ్వనాథరెడ్డిని వీఆర్‌కు, పలమనేరులో ఉన్న జయరామయ్యను చిత్తూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీఐ, ఎస్పీ మణికంఠను మర్యాద పూర్వకంగా కలిశారు.

సేంద్రియ సేద్యం.. సిరుల ఫలం



జామ కాయలకు రక్షణగా కవర్లు కడుతున్న రైతు

ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించాడోరైతు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో మొదట్లో నష్టాలు వచ్చినా క్రమంగా రాబడి మొదలైంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మేలైన వంగడాలతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పండించారు. ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న తైవాన్ జామ పంటను సాగు చేస్తున్నారు. ఆ తోటలో అంతర్గత పంటలను వేశారు. తద్వారా నెలవారీ ఆదాయం ఆర్జిస్తూ వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు. మండలంలోని రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

- మధుర ఫలం 'తైవాన్' సాగు
- సేంద్రియ వ్యవసాయంతో ఆరోగ్య ఉత్పత్తులు
- లాభాలు సాధిస్తున్న ఆదర్శ రైతు

ఐరాల: ప్రత్యామ్నాయ పంట సాగు చేయాలనే ఆలోచన ఆ ఆదర్శ రైతుకు లాభాలు తెచ్చి పెట్టింది. ఏటా ఒకే పంట సాగు చేసి నష్టపోకుండా జామ తోట సాగు చేసి ఆదర్శంగా నిలిచాడు. ఆయనే మండలంలోని 35 యర్లంపల్లెకు చెందిన ఆదర్శ రైతు ప్రభాకర్‌రెడ్డి ఎకరా పొలంలో తైవాన్ జామ (పింక్) రకం చెట్లను నాటాడు. మొక్కలను గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామం నుంచి ఒక్కో మొక్క రూ.40 చొప్పున అర ఎకరానికి 500 మొక్కలు తెప్పించి నాటాడు. ఈ రకం ప్రత్యేకత ఏంటంటే పక్వానికి వచ్చిన పదిరోజుల తరువాత కూడా మార్కెట్‌కు పంపవచ్చు. ప్రతి ఆరు నెలలకోసారి దిగుబడి వస్తుంది. అయితే ఆరు నెలలకు ఒకసారి పంట వస్తుండడంతో నాణ్యతతో పాటు కాయ సైజు తగ్గుముఖం పట్టింది. దీంతో రైతు రూటు మార్చాడు. ఏడాకోసారి మాత్రమే జామ పంట కోయడం ఆరంభించాడు. ఫలితంగా కాయల సైజుతో పాటు నాణ్యమైన దిగుబడులు వస్తున్నాయి. ఎకరానికి 6 నుంచి 7 టన్నుల వరకు దిగుబడులు వస్తున్నాయని, టన్ను ధర రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు.

పంట యాజమాన్య పద్ధతులు

పంట కోత అనంతరం కొమ్మలు కత్తిరించాలి. వెంటనే పశువుల ఎరువుతో పాటు సూఫర్ పొటాష్, ట్రికో డెర్మా విరిడితో కలిపి మొక్క మొదళ్ల వద్ద వేసి బాగా కలియ తవ్వాలి. పూత బాగా వచ్చేవరకు పూత మందు పిచికారీ చేయాలి. పిందె ఏర్పడిన తరువాత వేప పిండి, అమ్మోనియం సల్ఫేట్ కలిపి భూమిలో బాగా కలియ దున్నాలి. 15 రోజులకు ఒకసారి వేపనూనె 5 ఎంఎల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయలు నిమ్మ పండు సైజు వచ్చినప్పుడు 0-0-50, 13-0-45 రకం మైక్రోన్యూట్రియన్స్‌ను డ్రిప్ ద్వారా పంటకు అందిస్తే కాయ నాణ్యతగా ఉంటుంది. పంటకు ఊజీ ఈగ బెడద నివారణకు కర్షక బుట్టలు కట్టితే కాయ నాణ్యత పెరుగుతుంది. జామతోటలో అంతర పంటగా పూలతోటను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ఇటీవల జామతోటను పరిశీలించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

మంచి లాభాలు

తైవాన్ జామతో మంచి లాభాలు పొందవచ్చు. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే విపరీతమైన కాత వస్తుంది. ఎకరా పొలంలో తైవాన్ జామ సాగు చేశాను. మొదట కొంత పురుగుల ఉధృతి కనిపించింది. నిరాశ చెందకుండా వాటిని అరికట్టగలిగాను. అన్ని ఖర్చులు పోనూ ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది.

–ప్రభాకర్‌రెడ్డి, ఆదర్శ రైతు, 35 యర్లంపల్లె, ఐరాల

సేంద్రియ పద్ధతిలో వరి సాగు

సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ ప్రభాకర్ రెడ్డి ఆదర్శ రైతుగా ఇప్పటికే పేరు పొందారు. వరి, వేరుశనగ పంటలు సహజమైన పద్ధతుల ద్వారా సాగు చేశారు. సేంద్రియ పద్ధతిలో పండించి మంచి దిగుబడులు సాధించి లాభాలు అర్జిస్తున్నారు. ఈ ఏడాది రైతు ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు సరికొత్త రకాలను సాగు చేస్తుండడం మరో విశేషం. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రైతు ఎకరా పొలంలో కావేరి ప్రైజ్ రకం వరి పంట సాగు చేస్తున్నారు. ఈ రకం వరి పంట ప్రత్యేకతలు మిగతా రకాల కన్నా బియ్యం సన్నగా ఉంటుందని రైతు చెబుతున్నారు. ఈ రకం పంట 120 రోజుల నుంచి 130 రోజులకు కోతకు వస్తుంది. వర్షాలు అధికంగా కురిసినా ఈ రకం పంట నేలకు ఒరగకపోవడం ప్రత్యేకత. ఎకరా పొలంలో 30 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుంది. దీని వల్ల ఖర్చు పోనూ ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం వస్తుంది. రసాయనిక ఎరువులు వాడకుండా పశువు ఎరువు, పచ్చి రొట్ట, వేపపిండి తదితర ప్రకృతి ఎరువులను వాడుతూ సాగు చేస్తున్నారు.



సాగులో ఉన్న కావేరి ప్రైజ్ రకం వరి పంట

1694 వశిష్ట వేరుశనగ

తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం విడుదల చేసిన 1694 వశిష్ట వేరుశనగ రకాన్ని రైతు ఎకరా పొలంలో సాగు చేస్తున్నారు. ఈ రకం వేరుశనగ బెట్టను తట్టుకొనే వర్షాధారమైన పంట. కాయలు నాణ్యతగా ఉంటాయని రైతు చెబుతున్నారు. ఈ రకం పంటలో కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి. ఎకరానికి 20 నుంచి 30 బస్తాలు దిగుబడి వస్తుంది. ఎకరాకు పెట్టుబడి రూ.30 వేల ఖర్చువుతుంది. ఖర్చు పోనూ రూ.60 వేలు ఆదాయాన్ని గడిస్తున్నారు. పశువుల ఎరువు ఎక్కువగా వాడినట్లు అయితే దిగుబడి మరింత ఎక్కువగా వచ్చే రకం ఇది. దీంతో పాటు అంతర పంటలుగా జొన్న, అలసంద, కంది సాగు చేస్తూ నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నాడు.



సాగులో ఉన్న వశిష్ట వేరుశనగ పంట

పైసా ఖర్చు లేకుండా ఇంటివద్దే వైద్యం



వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్

ఐరాల: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా పేద ప్రజలకు ఇంటి వద్దకే మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని గోవిందరెడ్డిపల్లెలో బుధవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. 104 వాహనంలో వైద్యాధికారి 70 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, అతిసారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సుధాకర్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

గుడిపాల: ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రజలకు పైసా ఖర్చులేకుండా, సమయం వృథా కాకుండా ఇంటి వద్దే వైద్యసేవలు అందుతున్నాయని బొమ్మసముద్రం పీహెచ్‌సీ డాక్టర్ అనుష అన్నారు. మండలంలోని నారగల్లు గ్రామంలో బుధవారం ఆమె ఆధ్వర్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా శిబిరం ఏర్పాటుచేసి ఓపీ(అవుట్ పేషెంట్) సేవలందించారు. 59 మందికి వివిధ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులతో మంచంపైన ఉన్న రోగులకు వైద్య పరీక్షలు చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది హైమావతి, సుమతి, గీత, తమరై పాల్గొన్నారు.

పెన్షనర్ల సంఘం అధ్యక్షుడిగా రత్నారెడ్డి



మాట్లాడుతున్న రత్నారెడ్డి

పలమనేరు: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పలమనేరు శాఖ అధ్యక్షుడిగా రత్నారెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆ మేరకు స్థానిక సంఘ కార్యాలయంలో గౌరవాధ్యక్షుడు నల్లారెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంఘ జిల్లా అధ్యక్షుడు నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్షనర్ల సమస్యల సాధన కోసం కృషిచేస్తానని రత్నారెడ్డి తెలిపారు. ఆపై సంఘ సభ్యుల సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విన్నవించారు. సంఘ సహాధ్యక్షుడు గురుమూర్తి పాల్గొన్నారు.

బడిమానేసిన వారికి వరం సార్వత్రిక విద్య



ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు

బంగారుపాళెం: చదువుకుంటూ ఎవరైతే మధ్యలో బడిమానేసిన వారికి, చదువుపై ఇష్టం ఉండి చదువుకోలేకపోయామనే వారికి సార్వత్రిక విద్య(ఓపెన్ స్కూల్)వరమని రాష్ట్ర సార్వత్రిక విద్య సమన్వయకర్త రవీంద్ర అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై ఎంఈఓలు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై బడిమానేసిన వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 27వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అపరాధ రుసుంతో అక్టోబర్ 4వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. అనంతరం ఓపెన్ స్కూల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు నాగేశ్వర్‌రావు, రమేష్‌బాబు, పాఠశాల కో–ఆర్డినేటర్ జనార్దన్‌రెడ్డి, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

వేగవంతంగా ఉపాధి పనులు





మాధవరం కూలీలతో మాట్లాడుతున్న పీడీ రాజశేఖర్, పూతలపట్టులో పర్యటిస్తున్న పీడీ

పూతలపట్టు: యాదమరి మండలంలో ఉపాధి పనులను వేగవంతం చేయాలని డ్వామా పీడీ ఎస్. రాజశేఖర్ ఆదేశించారు. ఆయన బుధవారం మండలంలోని జంగాలపల్లి పంచాయతీలో నిర్వహించనున్న క్యాటిల్ పాండ్ పనులను తనిఖీ చేశారు. మాధవరం పంచాయతీలో చేపడుతున్న ఫిష్ పాండ్ పనులను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూలీలకు ఉపాధిని కల్పించాలన్నారు. తద్వారా గ్రామాల్లో మరిన్ని ఉపాధి పనులను చేపట్టవచ్చని తెలిపారు. పని సమయంలో కూలీలు అందుబాటులో ఉండాలని చెప్పారు. వారికి క్రమం తప్పకుండా వేతనాలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్టను పరిశీలించారు. చెరువు కట్ట ఇరువైపులా ఉన్న కలుపు మొక్కలు, చెట్లను తొలగించి, ప్రజలు నడిచి వెళ్లడానికి వీలుగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ సుబ్రమణ్యం, అదనపు ప్రోగ్రాం అధికారి బాల, సౌభాగ్యవతి, సంధ్యరాణి, సాంకేతిక సహాయకులు మధు, తదితరులు పాల్గొన్నారు.

నేడే పాఠశాల కమిటీలకు ఎన్నికలు

పలమనేరు: నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూరిబా, మోడల్ స్కూళ్ల పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా మండల ఎంఈఓలు ఇప్పటికే సన్నాహాలు చేశారు. ఆయా పాఠశాలల హెచ్‌ఎంల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించి పాఠశాల కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఇందుకు ఎన్నికల పర్యవేక్షకులుగా సంబంధిత మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, కింది స్థాయి సిబ్బంది వ్యవహరించనున్నారు. ఈనెల 1న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

మధ్యాహ్నంలోపు ఎన్నికలు, ఆపై ఫలితాలు..

నియోజకవర్గంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 469 దాకా ఉన్నాయి. వీటితో పాటు మూడు కస్తూరిబా, మూడు సంక్షేమశాఖ, ఓ గురుకుల పాఠశాలకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి ఉదయం 9 గంటల నుంచి మధాహ్నం 1 గంటల దాకా ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆపై కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల ఎంపిక, మధ్యాహ్నం 2 గంటలకు వారిచే ప్రమాణస్వీకారం, ఆపై 3 గంటలకు ఎస్ఎంసీ తొలి సమావేశాన్ని నిర్వహించడంతో ఎన్నికలతంతు ముగుస్తుంది.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

ఎన్నిక జరగాలంటే 50శాతం మంది తల్లిదండ్రులు హాజరుకావాలి. ఎన్నికల ప్రక్రియ చేతులెత్తడం లేదా నోటితో చెప్పడం ద్వారా ఏదేనీ అసాధారణ పరిస్థితిలో మాత్రం సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. ఓ విద్యార్థికి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడు మాత్రం ఓటు వేయాలి. ఇద్దరు పిల్లలు వేర్వేరు తరగతుల్లో ఉంటే తల్లి తండ్రి సైతం ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. తొలుత ఎస్ఎంసీ సభ్యులుగా ఎంపికైన వారు ఆపై చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

పాఠశాలల అభివృద్ధిలో వీరే కీలకం..

పాఠశాల అభివృద్ధిలో ఎస్ఎంసీలు చాలా కీలకం. వీరి ద్వారానే బడి అభివృద్ధి పనులు సాగాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలోనూ వీరి ఆధ్వర్యంలోనే నాడు–నేడు పనులు సైతం సాగాయి. నాడు–నేడు రెండవ విడత రెండు స్కూళ్లలో పెండింగ్‌లోని పనులపై కొత్తగా ఎంపికైన కమిటీల పెత్తనం ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నికలకు అధికార పార్టీ మద్దతు తల్లి దండ్రులను మెజారిటీ స్థానాల్లో గెలిపించే యోచన అధికార పార్టీ నేతలపై ఉందనే మాట వినిపిస్తోంది.

అంటువ్యాధుల నివారణకు జాగ్రత్తలు



మహిళలకు టీబీ పరీక్షలు చేస్తున్న డాక్టర్

తవణంపల్లె: గ్రామీణ ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ వినయ్‌కుమార్ తెలిపారు. మండలంలోని అరగొండలో బుధవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలకు షుగర్, బీపీ పరీక్షలు చేశారు. గర్భిణులు, బాలింతలు బీపీ, షుగర్, వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి సూచనలు, సలహాలు చేశారు. ఆస్పత్రుల్లోనే ప్రసవించడం తల్లీబిడ్డకు క్షేమమని సూచించారు. మండలంలోని దిగువమాఘంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ముర్రుపాలే బిడ్డకు సంజీవిని







తవణంపల్లె: మాట్లాడుతున్న వైద్యాధికారులు, ఐరాల: బెల్లంగోవిందపల్లెలో వివరిస్తున్న సీడీపీఓ నిర్మల, పూతలపట్టు: ర్యాలీ చేస్తున్న సిబ్బంది

ఐరాల: అప్పుడే పుట్టిన బిడ్డలకు ఆరోగ్యానికి తల్లి ముర్రుపాలు సంజీవినిలా పనిచేస్తాయని సీడీపీఓ నిర్మల పేర్కొన్నారు. మండలంలోని పాలకల రెడ్డివారిపల్లె, పొలకల, బెల్లంగోవిందపల్లె, కట్టకిందపల్లె అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం తల్లిపాల వారోత్సవాలపై గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ శిశువుకు పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, ఇది శిశువుకు మొదటి టీకాగా పనిచేస్తోందని తెలిపారు. తల్లిపాలు నవజాత శిశువుకు వ్యాధినిరోధకతను పెంచడంలో దోహదపడుతుందని చెప్పారు. పిల్లల మానసిక, శారీరక అభివృద్ధికి తల్లిపాలు చాలా అవసరమని వివరించారు. బిడ్డకు తల్లిపాలు పట్టించడం ద్వారా మహిళల్లో రొమ్ము, అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు. తల్లిపాలు పట్టించడం వల్ల పోషకాహార లోపం రాకుండా శక్తివంతమైన రక్షణ కవచంగా పనిచేస్తుందని వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

బిడ్డకు శక్తి వంతం

తవణంపల్లె: తల్లిపాలే బిడ్డకు శక్తి వంతమైనది వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. మండలంలోని బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలను నిర్వహించారు. అరగొండ అపోలో నర్సింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ అధికారి శోభారాణి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మండల వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాలని సూచించారు. వైద్యాధికారి మోహన్‌వేలు మాట్లాడుతూ తల్లి పాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లులు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బిడ్డ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అరగొండ అపోలో నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

బిడ్డకు ఆరోగ్యకరం

పూతలపట్టు: తల్లి పాలు పుట్టిన బిడ్డకు ఆరోగ్యకరమని సీడీపీఓ నిర్మల తెలిపారు. బుధవారం మండలంలోని యం.బండపల్లి, పి.కొత్తకోటలో తల్లి పాలు వారోత్సవాలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మల మాట్లాడుతూ పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని చెప్పారు. రెండేళ్ల వరకు తల్లిపాలను కొనసాగించడంతో పాటు సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందుతుందన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించి, గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

అన్నదాన ట్రస్టుకు విరాళం



విరాళం అందిస్తున్న కాకినాడకు చెందిన సుబ్బిరెడ్డి



విరాళం అందిస్తున్న బాలగురునాథం

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన అన్నదాన ట్రస్టుకు బుధవారం దాత సుబ్బిరెడ్డి నగదు విరాళం అందించారు. కాకినాడకు చెందిన ఈయన రూ.1,00,716 చెక్కు రూపంలో ఆలయ అధికారులకు ఇచ్చారు. అనంతరం అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామి దర్శనం కల్పించి ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఈవో వెంకటేశు, సిబ్బంది వాసు, కోదండపాణి, విఘ్నేష్ తదితరులు ఉన్నారు. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన బాలగురునాథం కూడా ట్రస్టుకు రూ.1,00,116 అందించారు.